సాక్షి విజయవాడ సిటీ


ఎన్టీఆర్ జిల్లా

గురువారం । 21 । సెప్టెంబర్ । 2023



ముగిసిన చవితి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు మూడో రోజైన బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి.



సాగర్ నీటిమట్టం

విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 524.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ఎస్ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది.

పాఠశాల అభివృద్ధికి విరాళం



చిన్నవేట: స్థానిక జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి గ్రామ ప్రముఖుడు జగ్గవరపు రంగారెడ్డి రూ. లక్ష విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని పాఠశాల పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, ఆ పత్రాన్ని హెచ్ఎం ప్రసాద్‌కు బుధవారం అందజేశారు.

న్యూస్‌రీల్

దుర్గమ్మకు వెండి ఓంకార హారతి



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడ చుట్టుగుంటకు చెందిన నాగలక్ష్మి దంపతులు ఆలయ ఈఈ లింగం రమాదేవిని కలిసి సుమారు 1.280 కిలోల వెండితో తయారు చేయించిన వెండి ఓంకారాన్ని అందజేశారు. ఓంకార హారతిని ప్రతి రోజు సాయం సమయంలో అమ్మవారికి జరిగే సంచహారతుల సేవలో ఉపయోగించాలని దాత కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను దాతలకు బహూకరించారు.

శరవేగంగా 'స్మృతివనం'



పటమట(విజయవాడతూర్పు): నగరంలోని స్వరాజ్ మైదానంలో నిర్మితమవుతున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనంలో జరుగుతున్న పనులను బుధవారం వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. స్మృతివనంలో మ్యూజియం, థియేటర్ సందర్శించి అక్కడ పనులను శరవేగంగా పూర్తి చేయాలని, పెయింటింగ్ పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. స్మృతివనానికి ప్రధాన ఆకర్షణగా ఉండే ఫౌంటెన్ పనులను వేగవంతం చేయాలన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో డెప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ రాయ్, ఈఈ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక



గుడివాడ టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం జరిగింది. డీవైఈఓ వెంకట పద్మారాణి ఈ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా 16 నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు అండర్-14, అండర్-17 విభాగాల ఎంపికలో పాల్గొన్నారు. క్రీడలలో ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులను జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట అజయ్‌కుమార్, దాసరి శ్రీనివాసరావు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు దోనేపూడి దయాకర్, ఖో-ఖో జిల్లా కార్యదర్శి మడకా ప్రసాదు పాల్గొన్నారు.

నరసింహునికి రూ.22 లక్షల ఆదాయం

వేదాద్రి(జగ్గయ్యపేట): స్థానిక యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి వివిధ రకాల వేలం పాటల ద్వారా రూ. 22.04 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో జయప్రకాష్‌బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం పలు రకాల బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కుకు రూ. 3.69 లక్షలు, తులసీ పూలు అమ్ముకునేందుకు రూ. 4.60 లక్షలు, ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్, స్వామి వారి పటాలు అమ్ముకునేందుకు రూ. 13.70 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఏడాది కాల పరిమితితో పాటదారులు కైవసం చేసుకున్నట్లు తెలిపారు. కొబ్బరికాయలు, కిరాణా సామగ్రి అమ్ముకునే హక్కుకు సరైన పాట రానందున వాయిదా వేసినట్లు చెప్పారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ భూపాలరావు, కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్ పాల్గొన్నారు.

యార్డుకు 30.196 బస్తాల మిర్చి

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 30,196 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 28,861 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.23,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి 25,500 వరకు లభించింది.

సరికొత్తగా స్వచ్ఛవాడ

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నం.1 లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు

- బెజవాడను చెత్త రహితంగా తీర్చి దిద్దేందుకు కృషి
- ఇప్పటికే నగరంలోని మూడు కాలువల ప్రక్షాళన
- తాజాగా కృష్ణా నది తీరాన్ని శుభ్రం చేస్తున్న వైనం
- సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధంపైనా ప్రజలకు అవగాహన
- అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న ప్రత్యేక కార్యక్రమాలు



కృష్ణా తీరంలో వ్యర్థాలను తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మేయర్, కమిషనర్ తదితరులు(ఫైల్)

సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 02 వరకు 15 రోజుల పాటు చెత్తరహిత విజయవాడ సాకారం దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజలను చైతన్యం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో అంతర్గత రోడ్లను అన్నింటినీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. నగరంలో కాంపాక్ట్ బిన్స్ లేకుండా తడి, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలను వేరు చేసి ఇంటి వద్దనే సేకరిస్తున్నారు. దీనికోసం 250 సీఎన్‌జీ ఆటోలను వినియోగిస్తున్నారు. నగరంలో రోడ్లను శుభ్రం చేసేందుకు స్వీపింగ్ యంత్రాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని నగరంలో అమలు చేసేందుకు వీలుగా ఏడుగురి సభ్యులతో కూడిన ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ప్రధానంగా నగరంలో షాపులు, తయారీ కేంద్రాలు, ప్లాస్టిక్ కవర్లు వినియోగించే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు.



వ్యర్థాలు తొలగించిన తర్వాత కాలువలో ప్రవాహం

కాలువలకు కొత్త రూపు..

విజయవాడలో కాలువలు కొత్త రూపు సంతరించుకున్నాయి. మూడు ప్రధాన కాలువలు బందరు, ఏలూరు, రైవస్ కాలువలను ప్రక్షాళన చేశారు. కాలువల గుండా పరిశుభ్రమైన నీరు ప్రవహించేందుకు వీలుగా మార్గం సుగమమైంది. కాల్వల్లో చెత్త చెదారం, ప్లాస్టిక్, గుర్రపు డెక్క, తూటికాడ, దాదాపు 6వేలకు పైగా టన్నుల వ్యర్థాలను తొలగించారు.

నంబర్ వన్ లక్ష్యం..

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో జాతీయ స్థాయిలో విజయవాడ నగరపాలక సంస్థకు గత ఏడాది 5వ ర్యాంకు సాధించింది. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకింగ్ కోసం వీఎంసీ వినూత్న ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేస్తూ నగరంలో మెరుగైన పారిశుద్ధ్య విధానం అవలంబిస్తోంది. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. గ్రీనరీని మరింత అభివృద్ధి చేస్తోంది.

మిషన్ క్లీన్ కృష్ణా..

కృష్ణా నది తీరాన్ని శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకొంటున్నారు. ఇందుకోసం మిషన్ క్లీన్ కృష్ణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి యనమలకుదురు వరకు 8 డివిజన్‌ల పరిధిలో నదీ తీర ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నది వెంబడి రిటైనింగ్ వాల్‌ను నిర్మించారు. రిటైనింగ్ వాల్ వెంబడి ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా పార్కు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు నదీ తీరం వెంబడి చెత్త, ప్లాస్టిక్ లేకుండా శుభ్రం చేస్తున్నారు. దీని కోసం రోజుకు 2వేల మంది కార్మికులను వినియోగిస్తున్నారు. సెప్టెంబర్ 17న 18వ డివిజన్ పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రివర్ ఫ్రంట్ ప్రాంతంలో చీపుర్లతో ఊడ్చి, వ్యర్థాలను తొలగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నదిలో కలిసే డ్రెయిన్‌లను ఎస్టీపీలకు అనుసంధానం చేశారు.



వారధి వద్ద రిటైనింగ్ వాల్ పక్కన పరిస్థితి

ప్రజలు సహకరించాలి..



చెత్త రహిత నగరంగా తీర్చి దిద్దే విధంగా అడుగులు వేస్తున్నాం. స్వచ్ఛ విజయవాడ సాకారానికి నగర ప్రజలంతా సహకరించాలి. ఇందులో భాగంగానే 15 రోజుల పాటు నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా అన్ని రోడ్లను శుభ్ర పరుస్తున్నాం. కృష్ణా నది తీరం వెంబడి వ్యర్థాలను తొలగిస్తున్నాం. ఇప్పటికే నగరంలో ఉన్న మూడు ప్రధాన కాలువలను శుభ్రం చేశాం. కెనాల్ బండ్స్‌ను అందంగా తీర్చిదిద్దాం. ప్రజలు కాలువల్లో, ఇంటి పక్కన ఉన్న సైడ్ డ్రెయిన్లలో చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలి.

– స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ

'గోరుముద్ద' పరిశీలన

పటమట(విజయవాడతూర్పు): విద్యార్థులకు పౌష్టికాహారలోపం తలెత్తకుండా మంచి ఆహారం అందించడమే జగనన్న గోరుముద్ద పథకం ప్రధాన ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ కేబీఎస్ ప్రగతి అన్నారు. బుధవారం ఆమె పటమటలోని కోనేరు బసవయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అమలవుతున్న జగనన్న గోరుముద్ద అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో రూ. కోట్లు వెచ్చిస్తున్నారని, విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు ఉద్యోగోన్నతి



డాక్టర్ కంచర్ల సుధాకర్

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కంచర్ల సుధాకర్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఏడీఎంఈ)గా ఉద్యోగోన్నతి పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ కంచర్ల సుధాకర్ ఈ ఏడాది మార్చి 1 నుంచి కళాశాలకు ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ఏసీ)పై ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి కల్పించి సిద్ధార్థ వైద్య కళాశాలకు ప్రిన్సిపాల్‌గానే నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక నుంచి అడిషనల్ డైరెక్టర్ హోదాలో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్‌కు పలువురు ప్రొఫెసర్‌లు, విభాగాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు.

భవిత కేంద్రాల్లో ఉద్యోగాలు

- ఉమ్మడి కృష్ణా జిల్లాలో 42 ఐఈఆర్పీ పోస్టులకు నోటిఫికేషన్
- ఈ నెల 21 వరకు దరఖాస్తుల స్వీకరణ



గన్నవరంలోని భవిత కేంద్రం

పెడన: ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, వారికి బాసటగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్రాల్లో విద్యాబోధనకు రిసోర్స్ పర్సన్స్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఖాళీల భర్తీకి జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏడేళ్ల తర్వాత మళ్లీ భవిత కేంద్రాల్లో ఐఈఆర్పీల నియామకాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాతిపదికన చేపట్టే ఈ నియామకాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ అర్హతతో స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చేసి, ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఊరటనిచ్చేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 42 ఖాళీలు..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 42 ఐఈఆర్పీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. కృష్ణా జిల్లాలో 25, ఎన్టీఆర్ జిల్లాలో 20, ఏలూరు జిల్లాలో(ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి విడిపోయి ఏలూరు జిల్లాలో కలిసిన ప్రాంతాలు) 9 భవిత కేంద్రాలుండగా వీటిలో ప్రస్తుతం 42 ఖాళీలున్నాయి. ఎంఆర్(మానసిక వైకల్యం) విభాగంలో 20, హెచ్ఐ/వీఐ(వినికిడి, దృష్టిలోపం) విభాగంలో 22 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఆర్ విభాగానికి సంబంధించి కృష్ణాలో 10, ఎన్టీఆర్‌లో 6, ఏలూరులో నాలుగు పోస్టులు ఖాళీలున్నాయి. అలాగే హెచ్ఐ/వీఐ విభాగానికి సంబంధించి కృష్ణాలో 12, ఎన్టీఆర్‌లో 5, ఏలూరు జిల్లాలో ఐదు ఖాళీలున్నాయి. వీటన్నింటినీ ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేలా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ప్రతి కేంద్రంలో ఇద్దరు..

ప్రతి భవిత కేంద్రంలో ఇద్దరు ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) ఉండాలి. కానీ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఇద్దరు చొప్పున ఉన్నారు. మిగతా కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందువల్ల కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది.

షెడ్యూల్ ఇలా..

- ఈ నెల 21వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో (apie.apcfss.in) దరఖాస్తు చేసుకోవాలి.
- ప్రతి పోస్టుకు ఐదుగురు చొప్పున రాష్ట్ర కార్యాలయం నుంచి మెరిట్ లిస్టును 23న జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంచుతారు.
- అక్టోబర్ 3 నుంచి 5 వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన ఉంటుంది.
- 6 నుంచి 9వ తేదీ వరకు స్కిల్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూలను జిల్లా కమిటీ నిర్వహిస్తుంది.
- 10న ఎంపికైన వారి తుది జాబితా విడుదల చేస్తారు.
- 11న ఎంపికైన వారికి ఉత్తర్వులు ఇస్తారు. 12న అగ్రిమెంట్‌లపై కాంట్రాక్టు ఒప్పంద పత్రాలపై సంతకాలు. 16న విధుల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

అభ్యంతరాలను పరిష్కరిస్తున్నాం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు



మాట్లాడుతున్న కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా నమోదైన క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిష్కరిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ చాంబర్ నందు కలెక్టర్ ఢిల్లీరావు ఇంచార్జి డీఆర్వో వెంకటేశ్వర్లుతో కలసి ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులకు సంబంధించిన ఫారం 6,7,8 దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జిల్లాలో ఫారం -6లో 63,330 దరఖాస్తులు రాగా వీటిలో 56,109 పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఫారం 7, 8లకు సంబంధించి కూడా సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 22న తదుపరి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గా ప్రసాద్, డీటీ రాజేశ్వరి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

22 నుంచి హెల్త్ వర్సిటీ స్పోర్ట్స్ మీట్

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): తాడేపల్లి గూడెంలోని ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, బీఎస్‌వైఎస్, ఫిజియోథెరపీ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారు. వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, లాంగ్ జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, రిలే రేస్ పోటీలను పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహిస్తామని వివరించారు.





జై గణేశా.. జైజై గణేశా.. గణపతి బప్పా మోరియా నినాదాలు మార్మోగాయి. రెండు జిల్లాల వ్యాప్తంగా గణనాధుల నిమజ్జనోత్సవాలు బుధవారం సాయంత్రం వైభవంగా జరిగాయి. డప్పు చప్పుళ్లతో శోభాయాత్రలు అట్టహాసంగా సాగాయి. యువతీ యువకులు, చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడిపాడి సందడి చేశారు. ఉత్సవ శోభతో వీధులు కళకళలాడాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో విగ్రహాల నిమజ్జన దృశ్యాలను చిత్రాలలో చూడొచ్చు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

దుర్గమ్మకు రూ. 59.75లక్షల ఆదాయం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గమ్మకు భక్తులు సమర్పించే ముక్క చీరల టెండర్లను ఆలయ అధికారులు బుధవారం నిర్వహించారు. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ముక్కచీరలను దక్కించుకునేందుకు రూ. 2 లక్షల ప్రథమ దరావత్తుగా చెల్లించిన వీఎల్‌డీ ఏజెన్సీ, దీప్తి జ్యూయలర్స్, శ్రీ పావనీ కలెక్షన్స్, ఎస్ ఇన్వర్టర్స్ అండ్ ఇన్‌ఫ్రాలు వేలంలో పాల్గొన్నాయి. పావని కలెక్షన్స్ రూ. 37.25 లక్షలకు టెండర్‌ను దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియను ఏఈవో చంద్రశేఖర్ పర్యవేక్షించారు.

వాటర్ బాటిల్ కౌంటర్ రూ.22.50 లక్షలు

దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద వాటర్ బాటిల్స్ విక్రయించుకునే కౌంటర్ కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ప్రథమ దరావత్తుగా రూ. 50 వేలు చెల్లించిన దేవి ఎంటర్‌ప్రైజర్స్, సాయి ఏజెన్సీస్, లక్ష్మీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్, కోదండ రామా ఎంటర్‌ప్రైజర్స్, శ్రీశ్రీనివాస స్టోర్స్, వీఎల్‌డీ ఏజెన్సీ టెండర్‌లో పాల్గొన్నారు. కోదండ రామా ఎంటర్ ప్రైజర్స్ రూ. 22.50 లక్షలకు టెండర్ దక్కించుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈవో భ్రమరాంబ పరిశీలించిన తుది నిర్ణయం వెల్లడించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఆ రెండు మండలాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

నీతి ఆయోగ్ అధికారులకు వివరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యాస్పిరేషనల్ బ్లాక్ పథకంలో భాగంగా ఎంపిక చేసిన పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం(బ్లాకులు) మండలాలను అత్యున్నత స్థాయికి తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు వివరించారు. బుధవారం ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన ప్రధాన మంత్రి యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్‌పై దేశ వ్యాప్తంగా సందేశాన్ని ఇవ్వనున్నారన్నారు. కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాలలో ప్రత్యక్ష ప్రసారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆ రెండు బ్లాకులు అభివృద్ధి చెందిన అర్బన్ బ్లాక్ దగ్గరగా ఉన్నందున ఆ స్థాయిలో అత్యుత్తమ బ్లాక్‌లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సబ్‌కా ఆకాంక్షేయిన్ సబ్‌కా వికాస్ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

- అక్టోబర్ 3వ తేదీ సంపూర్ణ స్వస్థ్య – ఏక్ సంకల్ప్‌లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల వద్ద ఇమ్యూనైజేషన్ డ్రైవ్, రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత శాతాన్ని పరిశీలిస్తామన్నారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
- 4న అంగన్ వాడీ కేంద్రాలలో పోషణ్ మేళా కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులలో ఆరోగ్యకర ఎదుగుదలను పరిశీలిస్తామన్నారు.
- 5న పంచాయతీలలో పారిశుద్ధ్యం, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
- 6వ తేదీన పంచాయతీ భవన్‌లో వర్క్ షాపులు, సెమినార్లు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ ప్రదర్శనలు, వ్యవసాయ పర్యటనలు ఫార్మ్-టు టేబుల్ ఫుడ్ ఫెస్టివల్, గోబర్ ధన్, బయో వ్యవసాయ వనరులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
- అక్టోబర్ 7న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో డిజిటల్ అక్షరాస్యతపై వ్యాస రచన, పెయింటింగ్ పోటీలు జరుగుతాయన్నారు.
- 8న పీఎం విశ్వ కర్మ పథకంపై అవగాహన, డిజిటల్ మార్కెటింగ్‌పై శిక్షణ, ఆర్థిక అక్షరాస్యత, ఈ కామర్స్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
- 9వ తేదీన వ్యవసాయ ఉత్పత్తులపై ప్రదర్శనలు, ఉత్తమ అభ్యాసాలు ఉంటాయన్నారు. వర్చువల్ సమావేశంలో సీపీవో వై శ్రీలత, ఎంపీడీఓ బీవీ రామకృష్ణ నాయక్, ఎస్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

8న ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఎన్నిక



గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే నెల 8న ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్, ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన బుధవారం ప్రెస్‌క్లబ్‌లో యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ హాజరయ్యారు. తొలుత దివంగత ఐజేయూ నేత అంబటి ఆంజనేయులుకు నివాళులర్పించారు. అక్టోబర్ 2న విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఎస్కే బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. జయరాజ్, విజయవాడ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, కార్యదర్శి ఆర్.వసంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, జి.రామారావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, విజయవాడ అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు యూనియన్, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మున్నేటిలో మహిళ మృతదేహం



నందిగామ: మున్నేటిలో బుధవారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్‌హెచ్ఓ హనీష్ తెలిపిన సమాచారం ప్రకారం... సుమారు 40 సంవత్సరాలు వయసు గల మహిళ ఒంటిపై బ్లూ కలర్ డ్రెస్ ఉందన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మతి స్థిమితం లేని మహిళ కాలకృత్యాల కోసం మున్నేటి తీరానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. మహిళ మృతిపై కేసు నమోదు చేయడంతో పాటు ఆచూకీ కోసం అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం పంపినట్లు తెలిపారు.

టీడీపీ నేతల వ్యాఖ్యలకు న్యాయవాదుల నిరసన

వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్



కోర్టు భవనం ఎదుట నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ విజయవాడ, కృష్ణా జిల్లా శాఖల ఆధ్వర్యంలో కోర్టు భవనం వద్ద న్యాయవాదులు బుధవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ మాజీ జనరల్ సెక్రటరీ పిళ్ళా రవి మాట్లాడుతూ ఇటీవల ఒక టీవీ చానల్ డిబేట్‌లో అమరావతి ఉద్యమ నేతగా చెప్పుకునే టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్, ఆనం వెంకట రమణారెడ్డిలు తమ స్థాయి మరిచి ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై పరుష పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సుధాకర్‌రెడ్డి రాజ్యాంగపరంగా నియమించిన న్యాయవాది అని తెలిపారు. అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా నేరం అన్నారు. చంద్రబాబు అవినీతి కేసులో ప్రభుత్వ న్యాయవాదిగా తన విధులు సక్రమంగా నిర్వర్తించారని పేర్కొన్నారు. దాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు ఆయనపై ఆక్రోశాన్ని వెళ్లగక్కడం సరికాదన్నారు. ఇప్పటికైనా భేషరతుగా టీవీ చానల్ ద్వారా సుధాకర్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్సార్ లీగల్ సెల్ సభ్యులు సాయిరామ్, ఒగ్గు గవస్కర్, రమణి, రాజేష్, ఎస్.జ్యోతి, అబ్రహాం లింకన్ తదితరులు పాల్గొన్నారు.

సీపీఓలో పార్కింగ్, డైనింగ్ హాల్ ప్రారంభం



కమిషనర్ కార్యాలయంలో పార్కింగ్ స్థలాన్ని ప్రారంభిస్తున్న సీపీ టీకే రాణా

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పరిపాలన విభాగ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్, పార్కింగ్ ప్రదేశాన్ని ఆధునీకీకరణ చేశారు. ఈ సందర్భంగా బుధవారం పోలీస్ కమిషనర్ టీకే రాణా చేతుల మీదుగా పార్కింగ్ స్థలం, డైనింగ్ హాల్‌ను ప్రారంభించి సిబ్బందికి అందుబాటులోకి తీసుకొచ్చారు. డీసీపీ విశాల్‌గున్ని, సీఎస్‌డబ్ల్యూ డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి, అడ్మిన్ డీసీపీ మోకా సత్తిబాబు, క్రైమ్ ఏడీసీపీ పి.వెంకటరత్నం, సీఎస్‌బీ ఇన్‌చార్జ్ ఏడీసీపీ జీవీ రమణమూర్తి, ఏఓ టి.రంగారావు, ఏఏఓ పి.సునీత, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమయ్య, పరిపాలన విభాగ అసోషియేషన్ ప్రెసిడెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయండి



చిలకలపూడి(మచిలీపట్నం): అక్టోబరు ఒకటో తేదీన నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు వీఆర్వోలు అందరూ తప్పక హాజరై విజయవంతం చేయాలని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్ (చంటి), ప్రధాన కార్యదర్శి జి.అనుపమ బుధవారం కోరారు. ఈ సమావేశానికి గ్రామ రెవెన్యూ సహాయకుల నుంచి డెప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. అక్టోబరు ఒకటి, రెండు తేదీల్లో రెవెన్యూ ఉద్యోగులకు సమావేశాలు, వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించవద్దని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారని తెలిపారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు ఉద్యోగులు తమ స్థానాల నుంచి విడిచి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు పెద్ద సంఖ్యలో వీఆర్వోలు హాజరై ఐక్యతను చాటుకోవాలని కోరారు.

రౌడీషీటర్‌కు ఆరు నెలల జైలు

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):పోలీసు ఉత్తర్వులను ఉల్లంఘించి నగరంలోకి ప్రవేశించిన నిందితుడికి ఆరు నెలలు జైలు శిక్షతో పాటు రూ. 2 వేలు జరిమానా విధిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సి.రమణారెడ్డి బుధవారం తీర్పు వెల్లడించారు. అజిత్‌సింగ్‌నగర్, రామనగర్ కాలనీకి చెందిన మల్లవరపు విజయ్ అలియాస్ జెమినిపై అనేక కేసులు ఉండటంతో రౌడీషీట్ తెరిచారు. అయినా తన నేరప్రవృత్తిని మార్చుకోకుండా నేరాలకు పాల్పడుతున్నాడు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున కమిషనర్ టీకే రాణా ఈ ఏడాది జనవరి 17న నిందితుడిని నగర బహిష్కరణ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడు గత మార్చి నెల 5వ తేదీన బహిష్కరణ ఉత్తర్వులను దిక్కరిస్తూ నగరంలోకి ప్రవేశించాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితుడు తిరిగి మార్చి 23వ తేదీ కూడా ఉత్తర్వులను దిక్కరిస్తూ నగరంలోకి ప్రవేశించడంతో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. దర్యాప్తు అనంతరం చార్జిషీట్ దాఖలు చేయడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.కృష్ణకిషోర్, సీఎమ్‌ఎస్ ఇన్‌స్పెక్టర్, అజిత్‌సింగ్ నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో నలుగురు సాక్షులను విచారించగా నిందితునిపై నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెల్లడించారు.

కేఈబీ కాలువలో గుర్తు తెలియని మృతదేహం

తోట్లవల్లూరు: కేఈబీ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన మండలంలోని భద్రిరాజుపాలెంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కేఈబీ కాలువ వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం చిక్కుకుంది. బ్లూ రంగు ప్యాంటు, తెలుపు రంగు బనియన్ ఉండటంతోపాటు శరీరం మొత్తం పాడైపోయి ఉంది. వీఆర్ఓ సమాచారం మేరకు ఎస్ఐ విశ్వనాథ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇళ్ల మంజూరు పేరుతో మోసం

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కబేళా ప్రాంతంలో నగర పాలక సంస్థ నిర్మించిన జేఎన్ఎన్‌యుఆర్ఎం ఇళ్లు ఇప్పిస్తామని నమ్మించి పలువురిని మోసం చేసిన ఆర్ఎంపీతో పాటు ఓ మహిళ బండారం బయట పడింది. బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి ముఖం చాటేస్తున్న వీరిపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదయింది. బాధితులు ఇచ్చిన సొమ్ముకు కార్పొరేషన్ అధికారుల పేర్లు, హోదాలతో సెక్యూరిటీ పత్రాలను సైతం ఇవ్వడంతో ఈ కేసులో కార్పొరేషన్ సిబ్బంది ఎవరైనా ఉన్నారా అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. సీఐ సుబ్రహ్మణ్యం కథనం మేరకు... కొత్తపేట పైలా వారి వీధికి చెందిన జిల్లెల్ల రామారావు ప్లాస్టిక్ వ్యాపారం చేస్తుంటాడు. ఇదే వ్యాపారం చేసే కోటి అనే వ్యక్తి ద్వారా ఆర్ఎంపీ మస్తాన్ పరిచయం అయ్యాడు. కార్పొరేషన్‌లో తనకు పెద్దపెద్ద ఆఫీసర్లతో పరిచయం ఉందని, ఏ పనైనా చేయిస్తానని మస్తాన్ నమ్మించాడు. దీంతో తనకు కబేళా వద్ద నిర్మించిన జేఎన్ఎన్‌యుఆర్ఎం ఇల్లు కావాలని అడగడంతో పని చేయిస్తానని చెప్పాడు. దీంతో రామారావు ఒక సారి రూ.50 వేలు, మరో సారి రూ.66 వేలు చెల్లించాడు. రామారావు చెల్లించిన డబ్బులకు ప్రాజెక్టు మేనేజర్, హౌసింగ్ సెల్ అనే రశీదు మస్తాన్ ఇచ్చాడు. ఇల్లు కేటాయించడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. కట్టిన డబ్బులకు గ్యారంటీ ఏంటని అడగగా, పాత రాజరాజేశ్వరిపేటలోని జేపీ అపార్టుమెంట్‌లో ఉండే షకీలా అనే ఆమెను పరిచయం చేసి ఆమె ద్వారానే ఇల్లు వస్తున్నాయని నమ్మబలికాడు. రామారావుతో పాటు అత్త పుష్పలత, యోగి, జానకీరావు, జాన్‌పాల్ వారితో పాటు మరి కొంత మంది మస్తాన్‌కు డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. మస్తాన్‌కు డబ్బులు చెల్లించిన తర్వాత ఇళ్లు ఇవ్వడం ఆలస్యం కావడంతో అనుమానం వచ్చి విజయవాడ కార్పొరేషన్‌లో విచారించారు. అసలు మస్తాన్‌కు, షకీలాకు కార్పొరేషన్ అధికారులతో ఎటువంటి సంబంధం లేదని తేలింది. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంలో కార్పొరేషన్ అధికారుల సంతకాలు, పత్రాలను ఇవ్వడంతో ఆ శాఖకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా అనే దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామ స్వరాజ్యానికి వైఎస్ జగన్ శ్రీకారం

జెడ్పీ చైర్‌పర్సన్ హారిక, ఎమ్మెల్యే సింహాద్రి



సచివాలయ భవనం శిలాఫలకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే సింహాద్రి, జెడ్పీ చైర్‌పర్సన్ హారిక

నంగేగడ్డ(నాగాయలంక): ప్రజలకు చేరువగా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లాంటి పరిపాలనా వ్యవస్థలను గ్రామాల్లో ఒకే గొడుగు కిందకి తెచ్చి సుపరిపాలనకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తెలిపారు. మండలంలోని నంగేగడ్డ గ్రామంలో రూ.136.54 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయ, ఆర్‌బీకే నూతన భవనాలు, సిమెంట్ రోడ్లును బుధవారం ప్రారంభించారు. సర్పంచ్ తోట లంకమ్మ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. పరిపాలన వ్యవస్థలను గ్రామస్థాయిలో కేంద్రీకరించడం ద్వారా గ్రామ స్వరాజ్య విప్లవానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కీర్తి దేశంలో ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కిందని చెప్పారు. చైర్‌పర్సన్ హారిక మాట్లాడుతూ నవరత్నాల సంక్షేమం గ్రామాల్లో గడప గడపకు తీసుకురావడంతో అన్ని వర్గాల పేద మధ్య తరగతి ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. సర్పంచ్ తోట లంకమ్మ నేతృత్వంలో గ్రామంలో రూ.43.60 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, రూ.23.94 లక్షలతో నిర్మించిన ఆర్బీకే భవనం, గడపకు గడపకు మన ప్రభుత్వం -ఇతర నిధులు రూ.69 లక్షలతో నిర్మించిన ఎనిమిది సిమెంట్ రోడ్లును ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ ఇన్‌చార్జి కడవకొల్లు నరసింహారావు, నాయకులు ఉప్పాల రాము, జెడ్పీటీసీ సభ్యుడు మోకా బుచ్చిబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మద్ది వెంకటనారాయణ (చిన్నారి), పార్టీ మండల కన్వీనర్ భోగాది శేషగిరిరావు, పీఏసీఎస్ అధ్యక్షులు ముమ్మారెడ్డి వెంకట సాంబశివరావు, తోట సాయిబాబు, గ్రామ పెద్ద తోట కృష్ణ, తహసీల్దార్ జె.విమలకుమారి, ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం

కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు



ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్

మొవ్వ:ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపి సంతృప్తి స్థాయిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తుందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని బుధవారం గ్రామంలోని మండవ జానకి రామయ్య, క్షేత్రయ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికై ప్రజలు కలెక్టరేట్ వరకూ రాకుండా మండల స్థాయిలోనే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని బుధవారం, శుక్రవారం నిర్వహిస్తున్నామని చెప్పారు. నిడుమోలు, మొవ్వ, చినముత్తేవి, అవురుపూడి గ్రామాల నుంచి ఎక్కువగా రోడ్లు, తాగునీరు, డ్రెయిన్లు తదితర సమస్యలపై అర్జీలు అందించారు. ఎంపీపీ కొండేటి ఇందిర, జెడ్పీటీసీ రాజులపాటి పార్వతి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు వేమూరి పరిశుద్ధ రాజు మాట్లాడుతూ నాడు–నేడు ద్వారా మొవ్వ పీహెచ్‌సీకి నిధులు మంజూరయినా పనులు జాప్యం వహిస్తున్నారని తెలిపారు. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న ఎలక్ట్రికల్ ఏఈ పోస్టు భర్తీ చేయాలని కోరారు. అలాగే పలు రోడ్ల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత చేరువ చేసి సమస్యల సత్వర పరిష్కారానికై జగనన్నకు చెబుదాం, గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నూతన పరిపాలనా విధానానికి ఇదే నిదర్శనమన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ పోషణ శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. డీఆర్‌వో వెంకటరమణ, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ఆర్డీవో విజయ్ కుమార్, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ పీఎస్ఆర్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ ఎస్.సువర్ణ, డీపీవో నాగేశ్వర నాయక్, డీసీవో ఫణికుమార్, డీఈవో తాహెరా సుల్తానాలతో పాటు పలు శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అక్కినేని జీవితం భావి నటులకు ఆదర్శం



విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేస్తున్న రమా సత్యనారాయణ, విజయలక్ష్మి తదితరులు

విజయవాడకల్చరల్: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నట జీవితాన్ని భావి నటులు ఆదర్శంగా తీసుకోవాలని శాతవాహన కళాశాల కరస్పాండెంట్ నిడుమోలు రమా సత్యనారాయణ అన్నారు. మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు, సినీ సంగీత విభావరి, విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో బుధవారం నిర్వహించారు. రమా సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని యుగం స్వర్ణయుగమన్నారు. మహానటి సావిత్రి సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు పరచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ అక్కినేని నటించిన విభిన్నపాత్రలు మరే నటుడు చేయలేదన్నారు. సినీ నిర్మాతగా, స్టూడియో అధినేతగా తన ప్రతిభను చాటుకున్నారన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సినీ సంగీత విభావరి 12 గంటల పాటు సాగింది. విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్‌లు అందజేశారు. ప్రభల శ్రీనివాస్, డాక్టర్ భాగ్యశ్రీ, స్వాతి, కొప్పుల ఆనంద్, ప్రసూనా రామన్ పాల్గొన్నారు.

బహుముఖ ప్రతిభాశాలి ఎల్లా వెంకటేశ్వరరావు

ముగిసిన కృష్ణమాచార్యులు శత జయంతి ఉత్సవాలు



ఎల్లా వెంకటేశ్వరరావును సత్కరిస్తున్న బుచ్చయ్యాచార్యులు, రామానుజాచార్యులు

విజయవాడ కల్చరల్: బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు అని కృష్ణమాచార్య కళాపీఠం ఉపాధ్యక్షుడు టీకేవీ రామానుజాచార్యులు అన్నారు. కృష్ణమాచార్య కళాపీఠం ఆధ్వర్యంలో సంగీత విద్వాంసుడు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల శత జయంతి సందర్భంగా ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సంగీత సమ్మానోత్సవాలు బుధవారం ముగిశాయి. అంతర్జాతీయ మృదంగ విద్వాంసుడు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావుకు కళాపీఠం పురస్కారం అందించారు. ఈ సందర్భంగా రామానుజాచార్యులు మాట్లాడుతూ తెలుగునాట మృదంగ విద్యకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎల్లా అని అభివర్ణించారు. కళాపీఠం ప్రధాన కార్యదర్శి బుచ్చయాచార్యులు మాట్లాడుతూ కళాపీఠం ద్వారా అనేకమంది విద్వాంసులను సత్కరించే అవకాశం కలిగిందని తెలిపారు. కార్యక్రమంలో కళాపీఠం అధ్యక్షురాలు రంగనాయకి, నగరానికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. సంగీత ఉత్సవంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్వాంసులు కచేరీలు నిర్వహించారు. గురువందనం కార్యక్రమంలో విశిష్ట వాయిలీన పంచకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో టీకేవీ రామానుజా చార్యులు, ఎమ్ఎస్ఎన్ మూర్తి, విష్ణుభొట్ల కృష్ణవేణి, ఎస్‌సీ మాధవ్, ఆర్.దినకర్ కీర్తనలు మధురంగా పలికించారు. డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగంపై, ఎం.హరిబాబు ఘటంపై సహకరించారు. పలువురు సంగీతాభిమానులు పాల్గొన్నారు.

రైలులో మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ అప్పగింత

- టీటీఐ గుర్తించి బాధితులకు భద్రంగా అందజేసిన వైనం
- బ్యాగులో రూ. 40 వేలు నగదు, రూ. 6.5 లక్షల బంగారు ఆభరణాలు
- టీటీఐను అభినందించిన డీఆర్ఎం, సీనియర్ డీసీఎం



జీఆర్‌పీ పోలీసుల సమక్షంలో హ్యాండ్ బ్యాగును బాధితురాలి సోదరుడికి అందజేస్తున్న టీటీఐ

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):రైలు ప్రయాణంలో రూ. 40వేలు నగదుతో పాటుగా రూ. 6.5 లక్షల బంగారు ఆభరణాలు ఉన్న మహిళ హ్యాండ్ బ్యాగును విధుల్లో ఉన్న టీటీఐ గుర్తించి విచారణ అనంతరం బాధితులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. విజయవాడ డివిజన్‌కు చెందిన టీటీఐ జి.లక్ష్మయ్య ఈ నెల 18న ఎల్‌టీటీ–విశాఖపట్నం రైలులో ఎస్–1, బీ–4,5,6 కోచ్‌లలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉదయం 5.10 గంటలకు రైలు భీమవరం టౌన్ దాటిన తరువాత బీ6 కోచ్‌లో బెర్త్‌లు తనిఖీలు చేస్తుండగా బెర్త్ నంబర్ 26 పక్కన డైనింగ్ టేబుల్‌పై మహిళ హ్యాండ్ బ్యాగు ఉండటాన్ని గుర్తించారు. దీనిపై తోటి ప్రయాణికులను విచారించగా భీమవరంలో స్టేషన్‌లో దిగిన కుటుంబానిదిగా తెలిపారు. దీంతో విషయాన్ని ఆయన విజయవాడ కమర్షియల్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. బ్యాగులోని ఫోన్ రింగ్ అవుతుండటంతో తోటి ప్రయాణికుల సమక్షంలో మాట్లాడగా హ్యాండ్ బ్యాగు ట్రైన్‌లో మర్చిపోయినట్లు బాధితురాలు తెలిపింది. కోచ్‌లోని ప్రయాణికుల సమక్షంలో బ్యాగులో ఏముందో నిర్ధారించాల్సిందిగా తెలపడంతో అందులో రూ. 40 వేల నగదు, రూ. 6.50 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పడంతో అవి సరిగా ఉండటంతో బ్యాగు బాధితురాలిదేనని నిర్ధారించారు. ఆమె అభ్యర్థన మేరకు రాజమండ్రిలో తన సోదరుడికి అప్పగించాలని టీటీఐని కోరటంతో విషయం రాజమండ్రి కమర్షియల్ కంట్రోలర్‌కు, స్టేషన్ ఆఫీసర్‌కు, జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైలు రాజమండ్రిలో ఆగిన తరువాత జీఆర్‌పీ పోలీసులు బాధితురాలి సోదరుడి నుంచి వివరాలు సేకరించి బ్యాగును అందజేశారు. విధుల్లో చిత్తశుద్ధి, అంకితభావంతో వ్యవహరించి రైలు ప్రయాణికురాలి నష్టాన్ని నివారించిన టీటీఐ లక్ష్మయ్యను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు.